క్లుప్తంగా

పారదర్శకంగా లెక్కింపు చేపట్టాలి

సెంట్రల్ నియోజకవర్గ ఆర్‌ఓ స్వప్నిల్ దినకర్ పుండ్కర్



భవానీపురం(విజయవాడపశ్చిమ): పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పక్కాగా లెక్కించాలని సెంట్రల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలోని కొత్త భవనంలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ, రిహార్సల్స్ సెషన్ నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఎన్నికల పరిశీలకుడు అభిషేక్ ధావన్ ఏర్పాట్లను తనిఖీ చేసి లెక్కింపు ప్రక్రియపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అత్యున్నత ప్రమాణాలతో కచ్చితంగా, పారదర్శకంగా లెక్కింపు జరగాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్‌వీ ప్రసాద్, సెంట్రల్ ఎమ్ఆర్‌ఓ రవీంద్రనాథ్ టాగూర్, నార్త్ ఎమ్ఆర్‌ఓ శంకర్ పాల్గొన్నారు.

విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు



గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించారు. బందరు రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సోమవారం విద్యార్థులకు లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, ఆటల పోటీలు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. శిబిరంలో 20 రోజులుగా విద్యార్థులు నేర్చుకున్న అంశాలపైన పోటీలు జరిగాయి, ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి కె.రమాదేవి మాట్లాడుతూ ఈనెల 5న దేశభక్తి గీతాల ఆలాపన, కథ చెప్పటం, పుస్తక సమీక్ష పోటీలు, 6న క్యారమ్ బోర్డ్, చదరంగం పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీలలో విజేతలకు 7న బహుమతి ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

శ్రీ భవానీ శంకర స్వామివారికి 108 కలశాలతో అభిషేకం



మధురానగర్(విజయవాడసెంట్రల్): ముత్యాలంపాడు శ్రీషిర్డీసాయిబాబా మందిరంలో మరకత పోలిన శ్రీ భవానీ శంకర స్వామి వారికి సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. శ్రీ భవానీ శంకర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41 రోజులు పూర్తయిన దృష్ట్యా విశేషంగా మండలాభిషేకం, 108 కలశాలతో పంచామృత అభిషేకం, రుద్ర హోమం వేదపండితులతో శాస్త్రోక్తంగా జరిగింది. మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి దంపతులు, దాత లక్ష్మణరెడ్డి పూజా కార్యక్రమాలలో పాల్గొని పూజలు చేశారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

దుర్గమ్మ సన్నిధిలో కూచిపూడి నృత్య ప్రదర్శన



ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో విజయవాడకు చెందిన కె.చంద్రశేఖర్ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులను అకట్టుకుంది. సోమవారం సాయంత్రం అమ్మవారి పంచ హారతుల సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై పలు కీర్తనలకు కళాబృందంలోని సభ్యులు నృత్య ప్రదర్శన ఇచ్చారు. అనంతరం కళా బృందంలోని సభ్యులకు అమ్మవారి దర్శనం కల్పించి ప్రసాదాలు అందించారు.

6న శ్రీ చక్ర నవార్చన

మధురానగర్(విజయవాడసెంట్రల్): అయోధ్యనగర్ శ్రీదత్తసాయి శివకామేశ్వరీ పీఠంలో ఈనెల 6వ తేదీ గురువారం వైశాఖ అమావాస్య సందర్భంగా శ్రీధర్మపరిషత్ మహాసంస్థానమ్ ఆధ్వర్యాన అమ్మ వారికి విశేషంగా శ్రీ చక్ర నవ ఆవరణార్చన నిర్వహించనున్నట్లు పీఠం వ్యవస్థాపకులు అవ్వా హేమసుందర వరప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు శ్రీ చక్ర నవ ఆవరణార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా ఆయన కోరారు.



కట్టుదిట్టంగా కౌంటింగ్ ఏర్పాట్లు

సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలోని జూపూడి నిమ్రా, నోవా కళాశాలల్లో మంగళవారం కౌంటింగ్ నిర్వహించనున్నారు. కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు ప్రత్యేక ప్రణాళికతో కౌంటింగ్ కేంద్రాల వద్ద పక్కాగా ఏర్పాట్లు చేశారు.

–సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ









19 రౌండ్లలో పశ్చిమ కౌంటింగ్

- నేడే ఓట్ల లెక్కింపు
- ఉత్కంఠకు తెర

వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): సార్వత్రిక ఎన్నికల ఫలితాల సమయం రానే వచ్చింది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్‌కు కొద్ది గంటలే ఉండటంతో పార్టీల అభ్యర్థులతో పాటు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పందెంరాయళ్లలో ఉత్కంఠ అధికమైంది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఎన్నికల సమరంలో విజయం ఎవరిని వరిస్తుంది... రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో రానుంది అన్న ఆసక్తి అన్ని వర్గాల్లో నెలకొంది. ఎగ్జిట్‌పోల్స్‌లో దాదాపుగా వైఎస్సార్ సీపీకి మొగ్గు ఉండటంతో టీడీపీ, ఇతర వర్గాల్లో అయోమయం నెలకొంది. ఉత్కంఠకు మరో కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఓటు హక్కు వినియోగించుకున్న 1,70,112

జరిగిన ఎన్నికల్లో 1,70,112 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,55,963 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,26,634, మహిళలు 1,29,296 మంది ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో 85,210 మంది పురుషులు, 84,886 మంది మహిళలు, 16 మంది ఇతరులు ఉన్నారు. మొత్తం 66.46 శాతం ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా ప్రధానంగా వైఎస్సార్ సీపీ, బీజేపీ అభ్యర్థులు షేక్ ఆసిఫ్, సుజనాచౌదరి మధ్యే పోటీ నెలకొంది.

నేడు ఓట్ల లెక్కింపు ఇలా...

మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు ఇబ్రహీంపట్నంలోని నోవా ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభం అవుతుంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపునకు అసెంబ్లీకి సంబంధించి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్‌కు విడిగా టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు తొలిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. సరిగ్గా 8.30 గంటలకు ఈవీఎంల్లో పోలైన ఓట్లను లెక్కింపును ప్రారంభిస్తారు. ఈవీఎంలలో పోలైన ఓట్లను 19 రౌండ్లపాటు లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు.

వీవీ ప్యాట్ల లెక్కింపు

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తరువాత 253 పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. అనంతరం కొన్ని బూత్‌లకు చెందిన వీవీ ప్యాట్‌లను లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. ఆయా వీవీప్యాట్‌లలో చీటీలు ఈవీఎంలలోని ఓట్లతో పోల్చి చూస్తారు. ఒకవేళ సరిపోకపోతే మరోసారి లెక్కిస్తారు. ఆ తరువాత కూడా అలాగే ఉంటే వీవీప్యాట్‌లలోని ఓట్లను లెక్కిలోకి తీసుకొని ఫలితాలను ప్రకటిస్తారు. వీవీప్యాట్‌ల విషయంలో ఎన్నికల అధికారులదే తుది నిర్ణయమని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

ఊరేగింపులు, - ర్యాలీలు - నిషేధం

మంగళవారం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులను నిషేధించారు. 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎవరూ కూడా గుంపులుగా తిరగరాదు. బాణసంచా కాల్చకూడదు, ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఒక్కో రౌండ్‌కు 25 నిమిషాల సమయం..

ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల లెక్కింపు విషయానికి వస్తే ఒక్కో రౌండ్ కనీసం 25 నిమిషాల పడుతుందని భావిస్తున్నారు. తొలిగా కొంత మందకొడిగా ఉన్నా ఐదారు రౌండ్ల తరువాత వేగం పెరిగే అవకాశముంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంటల దాటిన తరువాత అభ్యర్థుల విజయావకాశాలపై కొంత స్పష్టత అవకాశముందని నేతలు భావిస్తున్నారు.

ధర్మంగా పాలించిన సీఎం జగన్

ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీకాంత్

భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రజలు అధికారం ఇస్తే దర్పంతో కాకుండా ధర్మంగా పాలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాటి నుంచి అధికారం కోసం ఏనాడూ పొత్తులు పెట్టుకోని నాయకుడు జగనన్న అన్నారు. తన జెండా..అజెండా... పొత్తు అన్నీ ప్రజలతోనే అని విశ్వసించి ఆయన చేసిన రాజకీయ ప్రయాణం ఆదర్శనీయమని కొనియాడారు. అలవికాని హామీలు ఇవ్వటం, ఇచ్చిన మాట తప్పటం చరిత్రలోనే లేని కుటుంబం వైఎస్ జగన్‌దని పేర్కొన్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల అవసరాలను తెలుసుకుని వారికి సంక్షేమాన్ని అందించి దేశానికే ఆదర్శంగా నిలిచిన మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చాలనే సంకల్పం, ప్రతి పేదింటి బిడ్డ చదువుకోవాలన్న తపనతో విద్యారంగంలో చేసిన సంచలన మార్పులు విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. పేదవాడు డబ్బు లేక అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోకూడదని నాడు మహానేత వైఎస్ రెండు అడుగులు వేసి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే జగనన్న నాలుగు అడుగులు ముందుకేసి ఆరోగ్య సురక్ష పేదవాడి ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అన్న విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబోతున్న వైఎస్ జగన్‌కు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

జగన్ సీఎం కావాలని ప్రత్యేక పూజలు

కృష్ణలంక(విజయవాడతూర్పు): దేవుడి దయ, ప్రజలిచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ఐదేళ్ల క్రితం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిందని, కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసి ప్రజలందరి దీవెనలతో మరోసారి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని, తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా అభ్యర్థి దేవినేని అవినాష్ గెలవాలని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం దేవస్థానంలో అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, దేవినేని అవినాష్ పేర్లపై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ సెక్రెటరీ గొర్ల



అమ్మవారికి పూజలు చేస్తున్న పులిపాటి దుర్గారెడ్డి తదితరులు

గోవిందు, ఐటీ వింగ్ నగర అధ్యక్షుడు పంతాల సాయిబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు జోగా రమణ, మోటేపల్లి అజయ్ బాబు, వర్రె అనీల్, రమణరెడ్డి, ఆంజనేయరెడ్డి, జీవా, మూలగా శ్రీనివాస్ రెడ్డి, రామిరెడ్డి, మద్దెల సునీల్, గొర్ల దుర్గారావు, కోగంటి సాయి, రాజేంద్ర, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

మొగల్రాజపురంలో కొనసాగుతున్న ఇంటింటి సర్వే



ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది



మందులు అందజేస్తున్న వైద్య సిబ్బంది

- వైద్యశిబిరంలో సాధారణ వ్యాధులకు సైతం చికిత్స
- ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.సుహాసిని

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మొగల్రాజపురంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి సర్వే చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.సుహాసిని చెప్పారు. ఈ ప్రాంతంలో డయేరియా కేసులు తగ్గాయన్నారు. డయేరియా కేసులు తగ్గడంతో అత్యవసరంగా వైద్య చికిత్సలు అందించేందుకు మొగల్రాజపురం బోయపాటి మాధవరావు రోడ్డులో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో సాధారణ వ్యాధులకు కూడా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మొగల్రాజపురం పరిసర ప్రాంతాల్లోని డయేరియా పరిస్థితులపై సోమవారం ఆమె వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం సుహాసిని మాట్లాడుతూ మొగల్రాజపురంలో ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. వ్యాధి బారిన పడి తగ్గిన వారి ఆరోగ్య పరిస్థితిని కూడా తమ సిబ్బంది తెల్సుకుంటున్నారని చెప్పారు.

13 బృందాలుగా ఏర్పడి సర్వే

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది 13 బృందాలుగా ఏర్పడి 833 గృహాలను సర్వే చేసి 2581 మంది ప్రజల ఆరోగ్య స్థితిని తెలుసుకున్నామని చెప్పారు. ఈ సర్వేలో సాధారణ డయేరియాగా ముగ్గురుని గుర్తించి వారికి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. డయేరియా కేసులు తగ్గుముఖం పట్టినా వైద్య శిబిరంలో సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. వీటితో పాటుగా మంచినీటి వాడకం, పరిసరాలు పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పై వైద్య ఆరోగ్య సిబ్బంది ద్వారా అవగాహనా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. జిల్లా డీఎల్‌ఏటీవో ఉషారాణి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతీబాబు, డీపీఎంవో డాక్టర్ నవీన్, జిల్లా ఏపీడీమియాలజిస్ట్ డాక్టర్ స్నేహ సమీర తదితరులు ఉన్నారు.

పేదలకు సేవలు మరింత విస్తృతం చేయాలి

రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సుబ్బారావు రావూరి

భవానీపురం(విజయవాడపశ్చిమ): రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సుబ్బారావు రావూరి (దత్త) అధికారిక పర్యటన సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ గొల్లపూడి ఆధ్వర్యంలో గొల్లపూడిలోని దత్త కల్యాణ మండపంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మూడు పేద కుటుంబాలకు బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకులు, పేద విద్యార్థులు పది మందికి స్కాలర్‌షిప్‌లు అందచేశారు. అదే విధంగా పోలియో ఫండ్ కింద రూ.25 వేలు అందించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ గొల్లపూడి సభ్యులు పేదలకు అందించే సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా విద్య, వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలో రోటరీ క్లబ్ ఆఫ్ గొల్లపూడి సభ్యులు వివిధ రూపాలలో అందించిన సేవలు మరువరానివని గుర్తు చేశారు. కుల, మతాలకు అతీతంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి సాయం అందించినప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ పార్థసారథి, రోటరీ క్లబ్ ఆఫ్ గొల్లపూడి అధ్యక్షులు ధనేకుల భరత్ కుమార్, కార్యదర్శి మద్దాలి శ్రీనివాస కుమార్, పలువురు సభ్యులు పాల్గొన్నారు.



పేద మహిళలకు బియ్యం అందచేస్తున్న సుబ్బారావు తదితరులు

అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు

చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కౌంటింగ్ నేపథ్యంలో రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు పోలీస్ స్టేషన్‌లోనే ఉండాలని కొత్తపేట సీఐ గణేష్ హెచ్చరించారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు సోమవారం స్టేషన్ ఆవరణలో కౌన్సెలింగ్ ఇచ్చారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు పోలీస్ స్టేషన్‌లోనే ఉండాలని తెలిపారు. టీ స్టాల్స్, హోటల్స్, పాన్ షాపుల వద్ద గుంపులు, గుంపులుగా చేరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్టేషన్ పరిధిలోని 5 ప్రాంతాల్లో పికెట్స్ ఏర్పాటు చేయడంతో పాటు మూడు సెక్టార్లలో మూడు మొబైల్ పార్టీలు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయని పేర్కొన్నారు. ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించకుండా కౌంటింగ్ పక్రియ సజావుగా సాగేలా సహకరించాలని కోరారు. సెక్టార్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.



రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్న దృశ్యం

చెస్ టోర్నీలో సోనికా ప్రతిభ

చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఓపెన్ ఫైడ్ చెస్ టోర్నీలో రాణించిన రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని డి.సోనికా భవిష్యత్తులో మరిన్ని టోర్నీలలో రాణించి నగరానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని స్కూల్ డైరెక్టర్ ఎన్వీ.రావు ఆకాంక్షించారు. కేఎల్ రావునగర్‌లోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెస్ టోర్నీలో రాణించిన సోనికాను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎన్వీ రావు మాట్లాడుతూ స్పార్క్ చెస్ అకాడమీ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైడ్ చెస్ టోర్నీలో సోనికా అద్భుత ప్రతిభను కనబర్చి మూడో స్థానంలో నిలిచిందన్నారు. రాకేష్ పబ్లిక్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న సోనికా గడిచిన మూడేళ్లలో 23 అవార్డులను సాధించడంతో పాటు 1445 పాయింట్లతో భారతదేశంలోనే ప్రముఖ చెస్ క్రీడాకారుల జాబితాలో చోటు సాధించిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నీలలో రాణించిన మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని కోరుకుంటున్నామన్నారు. ఉపాధ్యాయులు రమేష్, సాదికా, ప్రదీప్, జోజి, మెహరాజ్, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.



సోనికాను అభినందిస్తున్న ఎన్వీ రావు

చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం



భవానీపురం(విజయవాడపశ్చిమ): క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మూడు సంవత్సరాల చిన్నారి రాయబారపు శరత్ వైద్యం నిమిత్తం దీవెన ఫౌండేషన్ సభ్యులు ఆర్థిక సాయం అందించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన రాయబారపు బిక్షాలరావు రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు చిన్నారి శరత్ క్యాన్సర్ వ్యాధి బారినపడటంతో దిక్కుతోచని పరిస్థితిలో కుమిలిపోయాడు. కొడుకు ట్రీట్‌మెంట్ కోసం తనకు చాతనైనంత వరకు ఖర్చు చేశాడు. చిన్నారి శరత్‌కు ప్రస్తుతం కిమోథెరఫీ ద్వారా చికిత్స జరుగుతుంది. ఈ క్రమంలో ఆయన సాయం నిమిత్తం దీవెన ఫౌండేషన్ సంస్థను ఆశ్రయించారు. స్పందించిన దీవెన ఫౌండేషన్ విజయవాడ సిటీ పోలీస్ తరుపున చిన్నారి చికిత్స నిమిత్తం రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందచేశారు. గ్రూప్ సభ్యులు హెడ్ కానిస్టేబుల్స్ జాజుల నాగరాజు, శ్రీధర్ సోమవారం తిరువూరులోని వారి ఇంటికి వెళ్లి నగదును అందించారు. ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు నాగరాజు మాట్లాడుతూ విజయవాడ సిటీ పోలీసులంతా కలిసి స్థాపించుకున్న దీవెన ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా విద్య, వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సాయం అందచేస్తున్నామని చెప్పారు.

కిరాణా దుకాణంలో చోరీ

హనుమాన్‌జంక్షన్ రూరల్: స్థానిక విజయవాడరోడ్డులో పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో గల కిరణాదుకాణంలో దుండగులు చోరికి పాల్పడి రూ. లక్ష సొత్తు అపహరించారు. మూలకొట్టు సెంటర్‌లోని వెంకటలక్ష్మి జనరల్ స్టోర్‌లో ఆదివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. దుకాణ యాజమాని మాటూరి పార్థసారథి సోమవారం ఉదయం యథావిధిగా షాపు తెరిచేందుకు రాగా, అప్పటికే తాళాలు పగలుకొట్టి ఉండటంతో ఆందోళన చెందాడు. షాపు లోపలికి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. దుకాణంలో రూ. 40 వేలు విలువ చేసే సిగరెట్లతో పాటుగా రూ. 60 వేలు నగదు అపహరించారు.

ఘనంగా ముగిసిన హనుమజ్జయంతి వేడుకలు

మధురానగర్(విజయవాడసెంట్రల్): స్వయంభూ శ్రీ మాచవరం దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో సోమవారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా ముగిశాయి. సోమవారం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నప్రసాద వితరణ జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేసి స్వామివారి ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏసీపీ భాస్కరరావు, మాచవరం సీఐ గుణరామ్ ఆలయ కార్యనిర్వహణాధికారి నాగినేని భవాని పర్యవేక్షించారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఒంటె వాహనంలో స్వామివారిని ఉంచి మేళతాళాలు డప్పు వాయిద్యాలతో మాచవరం పురవీధులలో గ్రామోత్సవం జరిగింది. దారి పొడవునా మహిళలు, భక్తులు స్వామివారికి హారతులు ఇస్తూ స్వాగతం పలికారు.